క్లుప్తంగా

వికాస్ విద్యార్థుల సత్తా



నెల్లూరు(బారకాసు): పదో తరగతి ఫలితాల్లో బాలాజీనగర్‌లోని వికాస్ స్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. వీ వర్షిత 578, షేక్ అప్సర్ణ 567, ఆలియాభాను 558 మార్కులతో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. పదకొండు మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ కర్తం ప్రతాప్‌రెడ్డి అభినందించారు. పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతిప్రతాప్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కిశోర్స్ రత్నం విజయభేరి



నెల్లూరు(అర్బన్): పదోతరగతి ఫలితాల్లో తమ విద్యాసంస్థ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి విజయభేరి మోగించారని డాక్టర్ కిశోర్స్ రత్నం విద్యాసంస్థల జనరల్ మేనేజర్ రామమూర్తినాయుడు తెలిపారు. మాగుంటలేఅవుట్‌లోని రత్నం జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సోమవారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విద్యాసంస్థలో చదివిన సాయినేహాజాదవ్ 596, సాయిపర్ణిక 592, చందన 592, రఘునాథ్ 591, శ్రీరామ్ 590, కందారపు హాసిని 588 మార్కులు సాధించారని తెలిపారు. 580 మార్కులకు పైగా 40మంది, 550 మార్కులకు పైగా 173 మంది, 500 మార్కులకు పైగా 341 మంది సాధించారని వివరించారు. 100కి 100 మార్కులు తెలుగులో 25 మంది, గణితంలో 68 మంది, సైన్స్‌లో 12 మంది, సోషల్ సబ్జెక్ట్‌లో 10 మంది సాధించారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు డైరెక్టర్లు కృష్ణకిశోర్, వాసంతికిషోర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఓవెల్ విజయకేతనం



నెల్లూరు(అర్బన్): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగురవేశారని ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ రంగిశెట్టి వేణు తెలిపారు. సాయిహర్షిణి 595, జనన్య 593, రోషిణి 592, జీషిత, షబితాషారోన్ 591, శ్రీజ, ఉష, ఉషాశ్రీనివాస్, తేజిత 590 చొప్పున మార్కులు సాధించారని చెప్పారు. 590కుపైగా మార్కులు 10 మంది, 550 మార్కులకుపైగా 182 మంది, 517 మార్కులకుపైగా 317 మంది సాధించారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. పాఠశాల సీఈఓ ప్రమీలావేణు, జీఎం మహదేవ పాల్గొన్నారు.

నారాయణ విజయదుందుభి



నెల్లూరు(అర్బన్) : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి విజయదుందుభి మోగించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ పొంగూరు సింధునారాయణ తెలిపారు. రామలింగాపురంలోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సోమవారం ఆమె అభినందించారు. ఈ సందర్భంగా తమ విద్యార్థులు ఆకుల వెంకట నాగసాయి మనస్వి 599, వెల్లుర్తి హర్షిత్ 598, కందుకూరి మహిక, రాపూరి గణేష్, షఫియా, సమీర 597 మార్కులు సాధించారని తెలిపారు. 595కుపైగా 28 మంది, 590కుపైగా 246 మంది సాధించారని చెప్పారు. రాష్ట్రంలోని తమ విద్యాసంస్థల విద్యార్థులు 99.1శాతం మార్కులు సాధించారని వివరించారు. నారాయణ జనరల్ మేనేజర్ విజయభాస్కర్‌రెడ్డి, ఏజీఎంలు రమణారెడ్డి, రవివర్మ తదితరులు పాల్గొన్నారు.

శ్రీచైతన్య విద్యార్థుల సత్తా



నెల్లూరు(అర్బన్): పదో తరగతి పరీక్షల ఫలితాల్లో తమ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారని బాలాజీనగర్‌లోని శ్రీచైతన్య కళాశాల ప్రిన్సిపల్ సువర్ణ తెలిపారు. పాఠశాలలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను సోమవారం ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలాజీనగర్ బ్రాంచ్ విద్యార్థిని ఫాతిమా 568, ఏసీనగర్ బ్రాంచ్ విద్యార్థి నందకుమార్ 592 మార్కులు సాధించారని వివరించారు. 40 మందికి పైగా అత్యుత్తమ మార్కులు పొందారని తెలిపారు. ఏసీనగర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ రెడ్డి ప్రవీణ్, ఏజీఎం శ్రీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే వైఎస్సార్‌సీపీ లక్ష్యం



ర్యాలీగా ప్రచారం నిర్వహిస్తున్న విజయసాయిరెడ్డి, ఖలీల్‌అహ్మద్

- వైఎస్సార్‌సీపీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్రాభివృద్ధి, సంక్షేమమే వైఎస్సార్‌సీపీ లక్ష్యమని వైఎస్సార్‌సీపీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి తెలిపారు. నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని శ్రీలక్ష్మీనగర్‌లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్‌అహ్మద్‌తో కలిసి సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ లౌకిక పార్టీ అని, యూనిఫామ్ సివిల్‌కోడ్‌పై టీడీపీ వైఖరిని చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వారి అభ్యర్థులను నిలబెట్టి కూడా కూటమికి సహకరిస్తోందన్నారు. 74 ఏళ్లు నిండిన చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నారాయణ పెత్తందారుల ప్రతినిధులుగా పోటీ చేస్తున్నారని, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రతినిధిగా ఖలీల్ పోటీ పడుతున్నారన్నారు. ఈ ఎన్నికలను క్యాష్ వార్‌గా చెప్పిన చంద్రబాబు ప్రజల్లో జనాదరణ లేని వారిని పెద్ద ఎత్తున నగదుతో దింపాడని ఆరోపించారు. మూడో డివిజన్ పరిధిలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.63 కోట్ల లబ్ధి చేకూర్చామని వివరించారు. సింహపురి కాలనీ, మున్సిపల్ కాలనీ సమీపంలో కాలువల మరమ్మతు పనులు పూర్తి చేసి వేయి కుటుంబాలకు పారిశుధ్య సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రూ.9 కోట్లతో నూతనంగా నిర్మించిన మైపాడురోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ, ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. కేంద్రం నిధులు రూ.5 కోట్లతో డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని గమనించి ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ పార్టీని గెలిపించాలని కోరారు. స్థానిక కార్పొరేటర్ సంక్రాంతి అశ్విని, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, ఆనం జయకుమార్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



టిఫిన్ షాపులో దోసెలు పోసి ఆకట్టుకున్న విజయసాయిరెడ్డి

వైఎస్సార్‌సీపీని ఆశీర్వదించండి



ప్రచారం చేస్తున్న నేహారెడ్డి, సునందరెడ్డి



50వ డివిజన్‌లో..

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): త్వరలో జరగనున్న ఎన్నికల్లో నెల్లూరు అభివృద్ధికి వైఎస్సార్‌సీపీని ఆశీర్వదించాలని ఆ పార్టీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కోరారు. సోమవారం ఆమె తన తండ్రికి మద్దతుగా నగరంలోని 5వ డివిజన్ అహ్మద్‌నగర్‌లో స్థానిక కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన తల్లి సునందారెడ్డితో కలిసి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందజేశారు. నెల్లూరు ఎంపీగా తన తండ్రిని, నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఎండీ ఖలీల్‌అహ్మద్‌ను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. స్థానిక నేతలు కిరణ్, మహబూబ్‌బాషా, శేఖర్, బషీర్, రఫీ, ఖాదర్‌షరీఫ్, రమేష్, సురేష్, వావిళ్ల సురేష్, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, కర్తం జ్యోతి పాల్గొన్నారు.

నెల్లూరు(వీఆర్సీసెంటర్): వైఎస్సార్‌సీపీ నెల్లూరు లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్‌అహ్మద్‌కు మద్దతుగా 50వ డివిజన్‌లో ఆ డివిజన్ ఇన్‌చార్జి కొణిదల సుధీర్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. రంగనాయకులపేట, హార్మోనీవీధి, ఉప్పరపాళెం, పొర్లుకట్ట, కామాక్షినగర్, పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు. పార్టీ నాయకులు శ్రీనివాసరావు, వాజిద్, నిస్సార్, రంగా, జయరాం, మస్తాన్, వెంకటేష్, కిరణ్, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ



బహుమతులు పొందిన విద్యార్థులతో డీఈఓ

నెల్లూరు(అర్బన్): పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని డీఈఓ రామారావు అన్నారు. ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని పొదలకూరు రోడ్డు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పర్యావరణానికి హానికలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతిఒక్కరూ ఆపివేయాలని, నీటి వనరులను కాపాడుకోవాలని కోరారు. భావితరాల మనుగడ కోసం మొక్కలను విస్తారంగా పెంచి కాలుష్యాన్ని నివారించాలన్నారు. అప్పుడే అందమైన భూగోళాన్ని కాపాడుకోవచ్చన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు(వేదాయపాళెం): రూడ్స్ ఛారిటబుల్ ట్రస్ట్, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని మహిళా ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఐసీడీఎస్ మహిళా ప్రాంగణం మేనేజర్ మాధవి, పీహెచ్‌పీ అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్, గౌరవాధ్యక్షుడు జయప్రకాష్, రూడ్స్ అధ్యక్షుడు రసూల్, దేవరకొండ శ్రీనివాసులు పాల్గొన్నారు

నెల్లూరు(బృందావనం): ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని కేతా అంకులు మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు కేతా సుబ్బారావు ఆధ్వర్యంలో నగరంలోని కనకమహల్ సెంటర్‌లోని పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం నుంచి సుబేదారుపేటలోని బోసుబొమ్మ కూడలి వరకు ఉన్న డివైడర్ల మధ్యన మొక్కలు నాటారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్, బుల్లితెర నటుడు శింగంశెట్టి మురళీమోహన్‌రావు ముఖ్యఅతిథులుగా హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సత్యం, రామమోహన్‌రావు, శ్రీనివాస్, మస్తాన్, రఘురామిరెడ్డి పాల్గొన్నారు.

మాగుంట విజయ్‌రెడ్డికి నివాళి



మాగుంట విజయ్‌రెడ్డికి నివాళులర్పిస్తున్న స్పాస్టిక్ సెంటర్ నిర్వాహకులు

నెల్లూరు(అర్బన్): నగరంలోని మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ(ఐఆర్‌సీఎస్)లోని మాగుంట సుబ్బరామిరెడ్డి స్పాస్టిక్ సెంటర్‌లో అకాల మరణం చెందిన మాగుంట విజయ్‌రెడ్డికి రెడ్‌క్రాస్ నాయకులు సోమవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ ఎంసీ మెంబర్ దాసరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల కోసం దివంగత ఎంపీ సుబ్బరామిరెడ్డి ఆయన భార్య మాగుంట పార్వతమ్మ 2000లో స్పాస్టిక్ సెంటర్‌ను నిర్మించి ఇచ్చారని తెలిపారు. వారి కుమారుడు విజయ్‌రెడ్డి అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. రెడ్‌క్రాస్ సెక్రటరీ మస్తానయ్య, స్పాస్టిక్ సెంటర్ ప్రిన్సిపల్ గురునాథరావు, కో కన్వీనర్ బలరామయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.

మర్యాద పూర్వకంగా...



నెల్లూరు(బృందావనం): రామ్మూర్తినగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా నియమితులైన రంగనాయకులపేటకు చెందిన వెంకటాచలం హిమబిందు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనను రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా నియమించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

పశువుల శాలలో అగ్నిప్రమాదం

నెల్లూరు(క్రైమ్): పశువుల శాలలో అగ్నిప్రమాదం సంభవించడంతో పశువులు గాయపడిన ఘటన పొర్లుకట్ట సుందరయ్యకాలనీలో సోమవారం చోటు చేసుకుంది. అగ్నిమాపక అధికారుల సమాచారం మేరకు..పొర్లుకట్టకు చెందిన యాసిన్, శ్రీకాంత్, రజియా, జితేష్ సుందరయ్యకాలనీలోని నాగాళమ్మ గుడి పక్కనే రేకులతో పశువుల శాలను ఏర్పాటు చేసుకుని అందులో ఆవులు, ఎద్దులను ఉంచారు. పశువుల మేత కోసం షెడ్డులోనే ఎండుగడ్డిని వామిగా వేసుకున్నారు. సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు సిగిరెట్ తాగి విసిరేయడంతో గడ్డికి నిప్పుఅంటుకుని మంటలు వ్యాపించాయి. షెడ్డులోని ఆవులు, ఎద్దులు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ విషయాన్ని గమనించిన యజమానులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఐదు పశువులకు గాయాలయ్యాయి.

నేడు సీతారాముల కల్యాణోత్సవం

నెల్లూరు(బృందావనం): జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో నగరంలోని మనుమసిద్దినగర్‌లో ఉన్న మాతృశ్రీ భవనంలో మంగళవారం ఉదయం 9 గంటలకు సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆ సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుర్లదొన వాసుదేవరావు, ఇసుకపల్లి కామేశ్వరప్రసాద్ సోమవారం తెలిపారు. కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 2024–2025 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ విద్యనభ్యసించే పేద బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, క్యాటరింగ్ చేసుకుని జీవనం సాగించే పేద బ్రాహ్మణులకు వంటపాత్రలను అందజేయనున్నామన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కల్యాణోత్సవం తరువాత వెల్లడిస్తామని చెప్పారు. బ్రాహ్మణ సంఘీయులు హాజరుకావాలని కోరారు.

ఐదో రోజు ఐదు నామినేషన్లు దాఖలు

నెల్లూరు(బారకాసు): నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఐదోరోజు సోమవారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రెండు రోజులు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. సోమవారం పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండీ ఖలీల్‌అహ్మద్ తరపున వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నామినేషన్ ప్రతాలను కార్పొరేషన్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వికాస్‌మర్మత్‌కు అందజేశారు. అలాగే టీడీపీ నుంచి రెండు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి 1, భారత చైతన్య యువజన పార్టీ నుంచి 1 చొప్పున నామినేషన్లు అందాయి.

వెంకటేశ్వరపురం హైస్కూల్‌లో 60 శాతం ఉత్తీర్ణత

నెల్లూరు(వీఆర్సీసెంటర్): పదో తరగతి పరీక్షల ఫలితాల్లో వెంకటేశ్వరపురం నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థులు 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 143 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 82 మంది ఉత్తీర్ణులయ్యారు.500 మార్కులకుపైగా పది మంది విద్యార్థులు సాధించగా, జ్యోతిర్మయి 556 తబుస్సం 544, హనీఫా 525 మార్కులతో టాపర్లుగా నిలిచారు.

కేబీఆర్ విద్యార్థుల ప్రతిభ

నెల్లూరు(అర్బన్): పదో తరగతి పరీక్షల ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణతతో ఉత్తమ ఫలితాలు సాధించారని కేబీఆర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. బీవీనగర్‌లోని కేబీఆర్ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు సోమవారం ఆయన అభినందించారు. పాఠశాల విద్యార్థులు దొరబాబు 561, పెంచల పవన్‌సాయి 547 మార్కులు సాధించారన్నారు. 540కుపైగా మార్కులను 13 మంది సాధించారని తెలిపారు.

సాయినాథ్ స్కూల్ విద్యార్థుల సత్తా



నెల్లూరు(అర్బన్): పదోతరగతి ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని శ్రీసాయినాథ్ పాఠశాల కరస్పాండెంట్ సాయినాథ్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సోమవారం ఆయన అభినందించారు. రోషిణి 590, జ్ఞానవర్షిణి 588, నేత్రారెడ్డి 586, చరితరెడ్డి 583 మార్కులతో టాపర్లుగా నిలిచారని తెలిపారు. 550 మార్కులపైన 12 మంది, 500 మార్కులపైన 22 మంది సాధించారని చెప్పారు. నూరు శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారని తెలిపారు.

శాంతియుత పాలనే లక్ష్యం



రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి

- 25 ఏళ్ల రాజకీయ జీవితంలో నాపై ఒక్క అవినీతి మచ్చలేదు
- వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి

నెల్లూరు సిటీ: 'శాంతియుత పాలనే నా లక్ష్యం. ఇప్పటి వరకు నేను ప్రాతినిధ్యం వహించిన ప్రాంతాల్లో ఆ విధంగానే అందించా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా అదే విధంగానే పనిచేస్తా' అని వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ ఆకుతోట ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారన్నారు. పేదలకు సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా కల్పించారని తెలిపారు. పేదలకు మెరుగైన, విద్య, వైద్యాన్ని అందించేందుకు విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని వివరించారు. ఆకుతోట పాఠశాలలోని సమస్యలను ఎన్నికలు పూర్తయిన వెంటనే పరిష్కరిస్తానని పేర్కొన్నారు. 25 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ లేకుండా ప్రజాభిమానాన్ని చూరగొన్నానని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూరల్‌లో రౌడీయిజం, గూండాయిజం దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమాలను ఉక్కుపాదంతో అణచివేసి ప్రజలు కోరుకునే శాంతియుత, సుపరిపాలనను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ స్రవంతి, మలిరెడ్డి కోటారెడ్డి, మల్లెం సుధీర్‌కుమార్‌రెడ్డి, మల్లు సుధాకర్‌రెడ్డి, వేలూరు శివసునీల్‌రెడ్డి, వేలూరు శ్రీధర్‌రెడ్డి, సుధాకర్‌యాదవ్, 17వ డివిజన్ కార్పొరేటర్ సుధాకర్, డాక్టర్ పేనేటి సునీల్‌కుమార్, కటారి గోపీనాథ్, సీనియర్ నాయకులు పాముల రమణయ్య, పాశం శ్రీనివాస్, పాశం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి



పోలీసు సిబ్బందికి సూచనలు చేస్తున్న ఎస్పీ

నెల్లూరు సిటీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆరీఫ్‌హఫీజ్ ఆదేశించారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధులు, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీ-విజిల్ యాప్‌కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా ఓటును వినియోగించుకునేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. స్ట్రాంగ్‌రూం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్‌ను అందరూ పాటిస్తూ వాహన తనిఖీలు చేసే పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఎన్నికల కోడ్‌ను అతిక్రమించినట్లు సమాచారం తెలిస్తే సీ-విజిల్ యాప్ లేదా టోల్‌ఫ్రీ నంబర్ 112కు కాల్ చేయాలని కోరారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లోని సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి వేలం వేయాలని సూచించారు.

'కర్తం'కు సన్మానం



నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్‌రెడ్డిని సోమవారం ఘనంగా సన్మానించారు. బాలాజీనగర్‌లోని వికాస్ హైస్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. తొలుత ఆయన రామూర్తినగర్‌లోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి, ఎంపీ విజయసాయిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, అందుకు సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్‌అహ్మద్, ఎమ్మెల్యే అనిల్ కుమార్‌యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

కార్పొరేషన్ నిబంధనలు పాటించాలి

నెల్లూరు(బారకాసు): కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం ద్వారా వ్యాపార అనుమతులు పొందిన వ్యాపార సంస్థలు, వాణిజ్య కేంద్రాలు, కార్యాలయాలు తప్పనిసరిగా మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలను పాటించాలని ఎంహెచ్‌ఓ వెంకటరమణ తెలిపారు. వేదాయపాళెంలోని గోకలర్స్, లెన్స్‌కార్ట్ వాణిజ్య కేంద్రాలు, ప్రైవేట్ హైస్కూల్, అయ్యప్ప గుడి ప్రాంతంలోని డీవీస్టార్ బార్ అండ్ రెస్టారెంట్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్‌లు, ఎన్‌ఓసీ సర్టిఫికెట్లు, మంచినీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, పరిసరాల శుభ్రత తదితర అంశాలను పరిశీలించి మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. బార్‌లో విక్రయిస్తున్న వాటర్ ప్యాకెట్లపై తయారీ తేదీ లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణకు సూచిన నిబంధనలను పాటించకపోతే ట్రేడ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు.

పది విద్యార్థులకు అభినందన



నెల్లూరు(అర్బన్): ఫత్తేఖాన్‌పేటలోని రామయ్య మున్సిపల్ పాఠశాలలో పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులు లతీష్ 562, మేఘన 560, శ్రీనాథ్ 554, సునయిన 544, సహిర్‌బాషా 543, ఉమామహేశ్వరి 528, ప్రణవ్య 524, రజని 512, గాయత్రి 510 మార్కులు సాధించారని ఉపాధ్యాయుడు సుబ్బారావు తెలిపారు. లతీష్‌కు నగదు బహుమతి అందజేశారు.

సబ్‌స్టేషన్‌ల నిర్వహణను మెరుగుపరచాలి

నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లా సర్కిల్ పరిధిలోని అన్ని విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్వహణను మెరుగుపరచాలని, వంద శాతం రెవెన్యూ సాధించాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ విజయన్ అధికారులను ఆదేశించారు. జిల్లా విద్యుత్ అధికారులతో విద్యుత్ భవన్ నుంచి సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 2019–20 వరకు పెండింగ్‌లో ఉన్న వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా పూర్తి చేయకపోతే సంబంధిత డీఈఈ, ఏఈల జీతాల నుంచి రికవరీ చేస్తామని హెచ్చరించారు. వేసవిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ రోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా పోలింగ్ కేంద్రాల సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లను ముందస్తుగా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.

ముస్లిం కుటుంబంపై టీడీపీ వర్గీయుల దాడి



గాయపడిన వారిని పరామర్శిస్తున్న ఆదాల

నెల్లూరు సిటీ: రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా పనిచేస్తున్న ముస్లిం కుటుంబంపై ఆదివారం రాత్రి టీడీపీకి చెందిన వారు దాడికి పాల్పడ్డారు. బుజబుజనెల్లూరుకు చెందిన ముస్లిం కుటుంబం వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోంది. దీన్ని ఓర్చుకోలేక టీడీపీకి చెందిన కొందరు వారిపై కక్ష పెట్టుకున్నారు. వాటర్ క్యాన్‌ల విషయంలో ముస్లిం కుటుంబంతో గొడవపడి దాడులకు దిగారు. కుటుంబ పెద్ద ఖాదర్‌బాషా, కరీమున్నీసా, వారి పిల్లలపై టీడీపీకి చెందిన వినోద్, సూర్య, రాములు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆటోను సైతం ధ్వంసం చేశారు.

ఓటమి భయంతోనే దాడులు– ఆదాల

రూరల్ నియోజకవర్గంలో టీడీపీకి ఓటమి తప్పదనే భయంతో అమాయకులైన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడులకు దిగుతున్నారని వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆదాల ప్రభాకర్‌రెడ్డి సోమవారం పరామర్శించి వారికి ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్లుగా రూరల్ పరిధిలో ఎన్నో అరాచకాలు, రౌడీయిజాలు చేశారని, మళ్లీ ఇప్పుడు అది పునరావృతం చేస్తున్నారన్నారు. దాడులకు పాల్పడిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి, వైవీ రామిరెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ హయత్‌బాబా తదితరులు ఉన్నారు.